Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 66

(Mar. 11, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 66

(Mar. 11, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Roja Muthiah Research Library,
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

Regd. No. 4486 | 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 11—3—47 మంగళవారం [సంచిక 96

కమలా రామస్వామిగారి విడుదల

తిరుచ్చూర్, మార్చి 8

నేలూరు సెంట్రల్ జైలులో డిటైన్ చేయబడిన కామ్రేడ్ కమలా రామస్వామిగారిని (కమ్యూనిస్టు) అనారోగ్య కారణాలచేత విడుదలచేస్తూ మద్రాసు ప్రభుత్వం ఆజ్ఞలు జారీచేసింది.

గర్భవతిమైన ఈ కామ్రేడ్ ఆరోగ్యాన్ని గురించి మంత్రి ప్రకాశంగారికి తెలియజేసినా చాలా అవంతృప్తికరంగా జవాబిచ్చారు.

దక్షిణ విశాఖ రైతునాయకుని అరెస్టు

కసింకోట, మార్చి 7

దక్షిణ విశాఖజిల్లా రైతుసంఘ సహాయ కార్యదర్శి, కామ్రేడ్ మంత్రిప్రగడ రమణమూర్తి నిన్న తెల్లవారుఝామున 4 గంటలకు కసింకోటలో అరెస్టు చేయబడ్డారు.

మదరాసు ప్రధాని ప్రకాశంగారి రాజీనామా

కాంగ్రెసుకే అవమానం

ఇది పౌరసత్వహక్కులను నాశనం చేస్తుంది

ప్రజారక్షణ బిల్లుపై కౌన్సిల్‌లో చర్చ

మద్రాసు, మార్చి 7

[ప్రజారక్షణబిల్లుపై మద్రాసు కౌన్సిల్లోని చర్చల వివరాలు నిన్న కొంత ఇచ్చాము. అప్పీలుకు అధికారం ఉండాలనే వి. కె. జాన్‌గారి సవరణపై చర్చ ఇంకా ఇలా సాగింది.]

ఈ సవరణను బలపరుస్తూ నారాయణ స్వామి నాయుడుగారు ఇల్లా అన్నారు:

"న్యాయశాఖను సరిపాలనా శాఖను విభజిస్తామని ఒక మూల చెప్తూనే కాంగ్రెసు ప్రభుత్వం ఈ మాదిరి పిల్లి మొగ్గలువేయడం ఆశ్చర్యం."

సవరణలన్నీ అయినాక బిల్లుయొక్క జీవితకాలాన్ని నిర్ణయించే మొదటి సెక్షను నెత్తుకున్నారు.

ఏడాదికాలం ముగిసినాక చట్టం జీవితం పొడిగించాలంటే శాసనసభ అంగీకారం పొందాలని నారాయణస్వామి నాయుడుగారు సవరణ ప్రతిపాదించారు. శాసనసభ తనకున్న అధికారం వదిలిపెట్టరాదని హెచ్చరించారు.

ఆ సవరణ వోడిపోయింది.

తర్వాత బిల్లును మొత్తంగా కౌన్సిల్ ముందు పెట్టారు. వెంటనే ఉప్పి సాహెబ్ దానిని వ్యతిరేకిస్తూ ఇల్లా చెప్పారు:

"రాష్ట్రంలో ప్రజల స్వాతంత్ర్యాన్ని అణచివేసే బిల్లుకు అనుమతి నివ్వలేము. నేడి రాష్ట్రంలో అధికారంలోనున్న ప్రభుత్వం నాజీ విధానాన్ని అమలుజరిపే పద్ధతులు అవలంబిస్తూంది. ఆఖరుకు విదేశీ ప్రభుత్వం కూడా ఇంత దురంతకమయిన నిర్బంధ శాసనాన్ని చేయలేకపోయింది."

మద్రాసు యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్ ఏ. లక్ష్మణస్వామి మొదలియార్ బిల్లును ప్రతిఘటిస్తూ ఇలా చెప్పారు:

"మొదట నేను బిల్లు విషయములో తటస్థంగా వుండాలనుకొన్నాను. కాని, సవరణలకు పట్టినగతి, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు మంత్రివర్గం చూపుతూన్న దృక్పథం చూశాక ఇంక వూరుకోలేకపోతున్నాను.

"ఎంతో ఉచితమైన సవరణలకు కూడా మంత్రి మండలి నోరు మెదపకుండా నిరాకరించడమో, లేక ఒక్కమాటలో 'నేను వ్యతిరేకిస్తున్నాను." అని త్రోసివేయడమో చూస్తే, ఇది ప్రజాతంత్ర ప్రభుత్వమేనా అని అనుమానంగావుంది. ఇటువంటి చట్టాన్ని చూపించినప్పటికూడా తన భారతీయ వ్యతిరేకోద్యమాన్ని సమర్థించుకోగలుగుతారు. ఈ విషయంలో ప్రధాని చాలా మొండిగా వ్యవహరించారు."

"ప్రతికక్షిని సహించలేకపోవడం గాంధీవాదంయొక్క పర్యవసానం కాబోలు" నని నారాయణస్వామినాయుడు వ్యతిరేకించారు.

"చరిత్రలో ఈ విధంగా సర్వాధికారాలు శాసనసభ చేతినుండి పోలీసులకు వప్పచెప్పిన ఘట్టం ఇదే మొదటిది" అని డాక్టరు వి. కె. జాన్ అన్నిందారు.

అహమ్మద్ ఇబ్రహీం బిల్లును వ్యతిరేకిస్తూ పౌరహక్కుల రక్షణకై ప్రజలుపరిశీలించవలెనన్నారు ... ఈ బిల్లు తలవొంపు అని అన్నిందారు.

బిల్లును తీవ్రంగా ఖండిస్తూ రావు సూర్యనారాయణరావుగారు ఈవిధంగా హేళన చేశారు:

"మాజినీకాలంలో (గతశతాబ్దపు ఇటాలియన్ దేశభక్తుడు) ఇటలీలో ఏయువకుడేనా నరధ్యానంతో వీధులవెంట నడుస్తుంటే ఆస్ట్రియన్ అధికార్లుతని సైతం జైలులోపారవేశేవారు. వాళ్ళు ప్రభుత్వంమీద కుట్రపన్నుతున్నారని ఆ అధికార్ల భయం. ఈరాష్ట్రంలో కూడాఏవాడో వీధిన పోతూంటే ఏపోలీసు ఈ చట్టంలోని నిబంధనల క్రిందనన్నా జైలులో పడవేసినా వేయగలుగుతాడు."

మాధవమీనన్ బిల్లును బలపరుస్తూ 1942 లో పౌరహక్కులను బలపరచని వారంతా నేడు పౌరహక్కులపై శ్రద్ధచూపడం ఆశ్చర్యం అని, అర్ధినెన్సు వచ్చాక ఒక్కచోట అన్యాయంగా వుపయోగించబడినట్లు చూపండి అని సవాలుచేశారు.

తాను తెచ్చిన బిల్లుకు గాంధీవాదానికి ముడిపెట్టడం న్యాయంకాదని, తమ తమ నియోజకవర్గాల పరిస్థితులు బిల్లు తేలవలసిన అవసరం కలిగించడంలేదని చెప్పిన శాసనసభ్యులు యేమీ యెరుగనివారని ప్రధాని చెప్పారు. 'సలహాసంఘం' నియమించడం అంత ఔదార్యం ఎక్కడా చూపబడలేదని చెప్పారు.

తర్వాత బిల్లును ఓటుకు పెట్టారు. 21: 14 ఓట్లతో బిల్లు నెగ్గింది.

ఒరిస్సా రాష్ట్రకాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శుల రాజీనామా

కటక్, మార్చి 9

కాంగ్రెస్ సోషలిస్టులైన ఒరిస్సా కాంగ్రెసు అధ్యక్షకార్యదర్శులు మాలతీచౌదరీ, సురేంద్రనాథ ద్వివేదిగారలు తమ పదవులకు రాజీనామా యిచ్చారు.

రాష్ట్రకాంగ్రెస్ ఈరోజు వారి రాజీనామాలను అంగీకరించింది.

సంస్థాన ప్రజామండలి అధ్యక్షపదవికి పోటీ

డాక్టరు పట్టాభి ఉపసంహరణ

న్యూఢిల్లీ, మార్చి 9

గ్వాలియరులో ఏప్రియల్ 15 న జరుగబోయే అఖిలభారత సంస్థాన ప్రజామండలి మహాసభకు అధ్యక్షులుగా సూచించబడిన 5 గురిలో డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు తమ పేరును ఉపసంహరించుకుంటూ నేడు ఒక ప్రకటన చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షులు కృపలానీ ప్రకటన

కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ లేదు కాబట్టే రాజీనామా

మద్రాసు, మార్చి 10

కాంగ్రెసు అధ్యక్షుడు పత్రికా విలేఖరులతో ఇలా చెప్పారు:

"మదరాసు ప్రధాని ప్రకాశంగారు తన ప్రధాన పదవికి రాజీనామా ఇచ్చారు. దానితోపాటు మిగతమంత్రుల రాజీనామా పత్రాలుకూడ నా కందినవి."

ఈ రాజీనామాలు ఖాయమేనా అని విలేఖరులు అడగ్గా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలా అన్నారు:

"ప్రకాశంగారు ఎందుకు రాజీనామా నిచ్చారంటారా? కాంగ్రెస్ అసెంబ్లీపార్టీలో ఆయనకు మెజారిటీ లేదు కాబట్టే."

మరో ప్రశ్నకు జవాబిస్తూ, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని పిలువలేదని కృపలానీగారు చెప్పారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఐక్యంగా పనిచేస్తే తాము సంతోషించుతానన్నారు. వివిధ గ్రూపులను ఐక్యపరచడానికి మీరేమి చేశారని ప్రశ్నించగా ఆ విషయం ఆ గ్రూపులకే వదలివేశానని చెప్పారు. ఐక్యత కావాలన్న సూచనతో తన పని తీరిందన్నారు. రాజీ విషయం అంతా ఆయా గ్రూపులకు సంబంధించినదని అన్నారు. పైనుంచి ఐక్యత రుద్దలేమనీ, తాము ప్రత్యేకంగా ఏ పరిష్కార మార్గమూ సూచించలేదనీ అన్నారు. ఐక్యంగావుండమని తాము సూచించినా ఇంతవరకు ఆ ఐక్యత ఏర్పడలేదని కృపలానీగారు చెప్పారు. అట్టి ఐక్యత త్వరలో కల్గాలని ఆశించుతున్నానని అన్నారు.

తొలివార్తలు

మదరాసు మంత్రివర్గ సంక్షోభం విషయమై విచారణ జరిపి నిర్ణయం చేసేందుకు కాంగ్రెసు అధ్యక్షుడు కృపలానీ, కార్యదర్శి శంకర్రావుగారలు విమానంలో నిన్న సాయంత్రం మదరాసుకు వచ్చారు. ఇక్కడి కాంగ్రెసు నాయకులతో, మంత్రులతో, ప్రధానితో సంప్రతింపులు జరిపారు.

కాంగ్రెస్‌నాయకుల నిర్ణయానికి బద్ధుడుగా ఉంటానని ప్రకాశంగారు తెలిపారట. తమ్ము రాజీనామా ఇవ్వమన్నావరే, లేక మంత్రివర్గాన్ని పునర్నిర్మించమన్నావరే, తాము సిద్ధమేననికూడ చెప్పారట.

'పాకిస్తాన్ ఒప్పుకోనిదే సంప్రతింపులకు దిగము'

కాంగ్రెసు తీర్మానంపై లీగు ధోరణి

బొంబాయి, మార్చి 9

అఖిలభారత ముస్లింలీగు కార్యవర్గ సభ్యుడు, తాత్కాలిక ప్రభుత్వ సభ్యుడు అయిన చుంద్రిగర్ కాంగ్రెస్ వర్కింగు కమిటీ తీర్మానంపై ఇలా అన్నారు:

"ముస్లింలీగుకు కాంగ్రెస్ చేసిన కొత్త ప్రతిపాదనను సమాలోచించేందుకు ముస్లిం లీగు కార్యవర్గం సమావేశం కావలసిన అగత్యం లేదని నా భావం.

"కాంగ్రెస్ తనచేత సిరిపెట్టిన పిస్తోలును పట్టుకొని సంప్రతింపులకు ఆహ్వానిస్తున్నది, ముస్లింలీగు ప్రతినిధులను కాంగ్రెస్ ప్రతినిధులతో కలుసుకొమ్మని కోరుతున్నది. కాని ఇందుతోపాటు అదే తీర్మానంలోనే కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలాగా సంపూర్ణ అధికారాలతో, బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టపరచింది.

"ఇప్పుడు పదికోట్ల ముస్లింలకు ప్రాతినిధ్యంలేని రాజ్యాంగ నిర్మాణసభ కార్యక్రమాన్ని బ్రిటిష్ ప్రణాళిక ప్రకారం కొనసాగించాలంటున్నది.

"కాబట్టి లీగు కాంగ్రెసు చేసిన కొత్త ప్రతిపాదన అనబడేదానివల్ల ఏ కొత్త పరిస్థితి ఏర్పడలేదు. దానిని ఆలోచించేందుకు లీగు కార్యవర్గం జనరల్ కౌన్సిల్ సమావేశం కావలసిన అవసరంలేదు.

"పాకిస్తాన్ ప్రాతిపదికపై లీగుతో రాయబారాలు నడిపేందుకు కాంగ్రెస్ అంగీకరించనంతవరకు ఆహ్వానాలన్నీ వ్యర్థమవుతాయి."

పంజాబు లీగుమంత్రివర్గంతో కాంగ్రెసు సహకారం చేయదు

లాహోరు, మార్చి 8

పంజాబు కాంగ్రెస్‌నాయకులు, అకాలీ (సిక్కు)నాయకులు కలిసి ఈక్రింది సంయుక్త ప్రకటన చేశారు:

"ఏ రూపంలోగాని పాకిస్తాన్‌కు మేము వ్యతిరేకులం. కాబట్టి మంత్రివర్గ నిర్మాణంలో ముస్లింలీగుకు ఏ కొంత సహకారం కాని, ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయము.

"మెజారిటీగల కొయలిషన్ ప్రభుత్వం రద్దుపరచి, కేవలం ఒక మతానికిచెందిన ప్రభుత్వం ఏర్పరచాలనుకోవడం ... రణమైనది.

"ప్రతిమతంయొక్క హక్కులను ... ర్యాలను మా జీవితాలనైనా ఒడ్డి ... తాము. కాని ఒకమతం పెత్తనాన్ని ... రచే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నిర్మించే ప్రయత్నాలను మా శక్తికొలదీ నిరోధిస్తాము.

"ఇవన్నీ తెలిసీ ఈ ప్రమాదకర చర్యలు పూనుకునేవారు దేశానికి, తమకు నష్టం ... గించుకుంటున్నారు.

"పంజాబులోని సమస్యలు కేవలం రాష్ట్ర సంబంధమైనవికావని భారతదేశ ... ప్రధానమైనవని జ్ఞాపకం చేస్తున్నాము. ... స్థాపనకై మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ శాంతి స్థాపనకు బల సంపన్నమైన శక్తి అవసరం."

ఈ ప్రకటనలో సర్దార్ ఉజ్వలసింగ్, లాలా భీమసేనసాచార్, సర్దార్ స్వర్ణసింగ్ మొదలైన కాంగ్రెస్ అకాలీ ప్రముఖ నాయకులు సంతకం చేశారు.

మతసామరస్యానికి గజన్‌ఫరాలీఖాన్ విజ్ఞప్తి

ఈరోజు గుజరాత్‌లో జరిగిన బహిరంగ సభలో తాత్కాలిక ప్రభుత్వ సభ్యుడు గజన్‌ఫరాలీ మాట్లాడుతూ ఇలా అన్నాడు: "మంత్రివర్గ నిర్మాణాన్ని అభిశంసించేందుకు కొందరు ప్రదర్శనాలు ఆరంభించారు. అందుతో కొట్లాటలు, రక్తపాతం, ధనప్రాణ నష్టం ఆరంభమయ్యాయి. వీనితో రాజకీయ సమస్యలేవీ పరిష్కారం కావు. ఏ పార్టీ కూడ లాభంపొందదు."

'రాజ్యాంగసభలో లీగు చేరాలి'

షియా మహాసభ విజ్ఞప్తి

లక్నో, మార్చి ...

షియా రాజకీయ మహాసభ కార్యవర్గం సమావేశమైంది. రాజ్యాంగ నిర్మాణసభలో లీగు పాల్గొని, బ్రిటిష్ ప్రణాళిక ప్రకారం పనిచేయవలసిందని వీరు తీర్మానించారు. అట్లీ ప్రకటనకు సంతోషాన్ని వెలిబుచ్చారు.

మార్చి 11 పాకిస్తాన్ వ్యతిరేకదినోత్సవం

కార్యాచరణసంఘ ప్రకటన

లాహోరు, మార్చి ...

పాకిస్తాన్ వ్యతిరేక కార్యాచరణసంఘ అధ్యక్షుడు ఇలా ప్రకటించారు:

మార్చి 11 వ తేదీ పంజాబంతటా పాకిస్తాన్ వ్యతిరేకదినోత్సవం జరపాలి. పూర్తిగా హర్తాళ్ జరపాలి. శాంత పద్ధతులతో పాకిస్తాన్‌ను నిరోధిస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాలి.

"ఇప్పుడున్న పరిస్థితులలో ఊరేగింపులు, బహిరంగసభలు జరుపరాదు. పూర్తి అహింసను పాటించాలి."

Microfilmed from photocopy

ప్రజాశక్తి

1947 మార్చి 11 : మంగళవారం

పార్లమెంటు చర్చలు చర్చిల్ మొసలి కన్నీళ్లు

బ్రిటీషు పార్లమెంటులో భారత సమస్యపై జరిగిన చర్చలో సామ్రాజ్యవాది చర్చిల్ "మానవాభ్యున్నతికి అమోఘ సేవచేసిన బ్రిటీష్ సామ్రాజ్యవాద పతనాన్ని గమనించ టానికి వగచిస్తున్నాము" అని చెప్పుకొన్నారు.

"ప్రాచ్యదేశాంలో బ్రిటీష్ శక్తి విరమణం కాకుండా మనం యీ పరిస్థితులలో సమస్త శక్తిని వినియోగించాలి. అధమం అమామకంగా పడుగెత్తి పోవద్దు తొందరపడి ఆత్మ విధ్వంసన చేసుకోవద్దు" అని తోరి పార్లమెంటు సభ్యులను హెచ్చరించారు.

కాని వాస్తవానికి అట్లీ ప్రభావి ప్రకటనలో కాని, పార్లమెంటులో క్రిప్సు వివరణలోగాని సామ్రాజ్యవాదులకు కొంపమునుగుకుపోయేదేమైనా వున్నదా అంటే ఏమీలేదు. క్రిప్సు తన ఉపన్యాసంలో చెప్పినట్లుగా "బ్రిటీషు ప్రభుత్వం తన సర్వశక్తులను వినియోగించి ...

అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నిబంధనల మార్పు

ఆంధ్రరాష్ట్ర శాఖ హెచ్చరిక

బెజవాడ, మార్చి 9

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిలు యీ క్రింది ప్రకటన చేస్తూంది

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ రిజీయనల్ కమిటీని, మద్రాసు రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు శాఖగా కాకుండా అఖిల భారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు కు ప్రత్యేకశాఖగా గుర్తించవలసినదని కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు ప్రతిపాదించిన తీర్మానమును, కలకత్తాలో జరిగిన మహాసభ ఆమోదిస్తూ; జనరల్ కౌన్సిలు ఆమోదంపై ప్రత్యేకశాఖగా ఏర్పడవచ్చునని గుర్తించింది. దీనితోపాటు నిబంధనావళిలో మరి కొన్ని సవరణలుకూడా ఆమోదించబడినాయి.

(1) అనుబంధసంఘాలు అనుబంధం కోరలచుకున్న సంఘాలు వసూలుచేయవలసిన సభ్యత్వరుసుము 0-12-0 నుంచి 1-0-0 కి పెంచబడ్డది. దీని ప్రకారం కార్మికసంఘాలన్నీ తమ నిబంధనావళిలో సభ్యత్వరుసుము ఎకు వసూలుచేసిన క్లాజులో 0-12-0 కు బదులు 1-0-0 ని చేర్చవలెను.

...

దొంగ లాభాలు రుచిమరగిన ఫ్యాక్టరీయజమానుల కొత్తజిత్తులు

ఉత్పత్తి కొనుగోలు సంఘాలవల్ల మిల్లులు ఆడవని బెదరింపులు

బెజవాడ, మార్చి 10

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ఆర్గనైజరు, కోన్నటల్ల సత్యనారాయణగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:

ఉత్పత్తికొనుగోలుదారుల కో-ఆపరేటివ్ సంఘాలను విచ్ఛిన్నంచెయ్యాలని, వర్తకులు, మిల్లు యజమానులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ వర్కర్లమీద విరుచుకు పడుతున్నారు. యీ కో-ఆపరేటివ్ సంఘాల వల్ల మిల్లులకు పని వుండదనీ, అందువల్ల ...

ఈ పద్ధతి బాగానేవున్నప్పటికీ పై సంస్థలోని కొందరు స్వార్థపరుల కారణంగా ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం జరగటం లేదు. ఏలూరులోవుండే 14 రైసుమిల్లులకు సామాషాను ధాన్యం పర్దవలసి యుండగా, 4, 5. మిల్లులకు మాత్రమే ధాన్యం పట్టుబడి చేస్తున్నారు. ఇందువల్ల తక్కిన మిల్లులు మూతబడి కార్మికులు నిరుద్యోగం పాలు కావలసి వస్తుంది అసలే రైసుమిల్లులు సంవత్సరంలో 6 మాసాలు మాత్రమే పని చేస్తున్నాయి. ...

సహకార సంస్థల్లో గుమాస్తాలు

పాతవారినే తీసుకోవాలి

...

కోపరేటివ్ ఉద్యోగుల ఆవక తవకలు

మిల్లు కార్మికులకు నిరుద్యోగం

ఏలూరు, మార్చి 8

...

గుంటూరు ఉపాధ్యాయుల బైఠాయింపు సమ్మె

గుంటూరు, మార్చి 9

గుంటూరు హిందూ లేడీ హైస్కూలు ఉపాధ్యాయులు ఫిబ్రవరి నెల 6 వ తేదీన తమ కనీస కోర్కెలను తెలియ చేయుచు కమిటీవారికి విజ్ఞప్తిని అందజేశారు.

రెండు సంవత్సరముల పూర్తి కరువుభత్యం యివ్వవలయు ననియూ; యస్. జి. ఓ. లకు వలె తమకుకూడా ఒకనెల జీతం బోనసు యివ్వవలయుననియూ; గవర్నమెంటు స్కూళ్ళ జీతముల పద్ధతిని 1-1-47 నుండి అమలు జరుపవలయుననియూ మొదలగు కోర్కెలను ఆ విజ్ఞప్తిలో ఉదహరించారు.

...

ఉపాధ్యాయులకు విజ్ఞప్తి

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం

గుంటూరు, మార్చి 9

...

అందరు టీచర్లకు ఒకేస్కేలు ఇవ్వాలి

...

ఉపాధ్యాయినులకు ప్రసూతి సెలవు

ఉయ్యూరు, మార్చి 1

ఉయ్యూరుఫీల్డ్ సి. వి. రిమినను ప్రాథమికోపాధ్యాయ సంఘమువారు 6-3-47 న శ్రీ రి. యస్. అంబ్రూడ్‌గారి అధ్యక్షత క్రింద సమావేశమై ఈ క్రింది తీర్మానాలు చేశారు.

మన మద్రాసు ప్రభుత్వమువారు యిటీవల ప్రకటించిన మూతన స్కేళ్ళ ప్రకారం ఉపాధ్యాయులకు సంతృప్తి పర్చుటలేదు గాన ఈ స్కేళ్ళపై తమ పూర్తి అసమ్మతిని తెలుపుచున్నారు. స్కేళ్లు మిక్కిలి తక్కువవనియు, కనీసము ఉపాధ్యాయునకు రూ 60 లకు తక్కువ ...

రైతు సేవకులపై సెక్యూరిటీ కేసు

సోంపేట, మార్చి 8

ఈనెల 4 వ తేదీ సోంపేట తాలూకాలో 16 మంది రైతుసంఘ కార్యకర్తలు అరెస్టు చేయబడినారు. వీరిలో 12 మంది తాలూకా రైతుసంఘానికి చెందినవారు. 4 గురు కాంగ్రెసుకు చెందినవారు. అరెస్టయినవారిలో ఒకరైన మాదిని రామన్నగారు ఆరు మాసాల నుండి క్షయవ్యాధితో పీడింపబడుతూ ఇల్లు కదలలేక అతి బలహీన స్థితిలో వున్నారు. వీరందరిపైన 107 వ సెక్షన్ క్రింద కేసు పెట్టారు. ఈ విషయంలో తాలూకా కాంగ్రెస్ సంఘం రెవెన్యూ మంత్రికి ఒక టెలిగ్రాం యిచ్చినట్లుకూడా తెలుస్తోంది.

...

డిటెన్యూలను విడుదల చేయాలి

గన్నవరం, మార్చి 8

...

చెరుకుపల్లి సెంటరులో

...

పశ్చిమ గోదావరిజిల్లా యువజన మహాసభ

...

ఉండి ఫిర్కా కౌలుదార్ల మహాసభ

...

11-3-47 రాత్రి 9 గం||

బందరులో

ఆంధ్ర ప్రజానాట్యమండలి (రాష్ట్రదళం)

వల్లాటి వీరచరిత్ర

...

రేపల్లెపాలెంలో తిండిగింజలు దొరకక పేదల పస్తులు

వెంటనే ధాన్యం అందించాలని ప్రజల ఆందోళన

చెన్నూరు, మార్చి 7

నెల్లూరుజిల్లా చెన్నూరు గ్రామములో 7000 మంది ప్రజలున్నారు. వీరిలో షుమారు 6000 మంది బీద రైతులూ, బీద కూలీలు.

యిప్పటికి వారంరోజులనుండి గ్రామ రేషన్ షాపులలో ధాన్యంలేదు. ...

కార్డులో సంప్రదించి చేయగల్గినదంతా చేస్తామన్నారు.

మద్రాసుప్రధానికి, రివిన్యూబోర్డుకు, జిల్లా కలెక్టరుకు, జిల్లారేషనింగుఆఫీసరుకు ఆహార పరిస్థితిని గూర్చి తంతులు ఇవ్వబడ్డాయి.

ఈ ఆందోళనవల్ల నిర్బంధంగా ...

బ్లాక్ మార్కెట్‌కు అధికారుల ప్రోత్సాహం

...

రేషన్ కార్డులలో ఎ. బి. సి. క్లాసుల రద్దు

గూడూరు ప్రజల విజయం

...

మెట్టగ్రామాల ప్రజలకు ధాన్యం కావాలి

...

తిరువునివారణకు ప్రభుత్వం తోడ్పడాలి

గిద్దలూరుసభలో తీర్మానాలు

...

తిండికిలేని ప్రజలపై గ్రామ కరణం కక్ష

...

ధాన్యం ధరల తగ్గింపు రైతుకు నష్టం

...

సహకార సంఘంలో అక్రమాలు

...

ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రకటన

...

విభజనే శరణ్యమని కాంగ్రెస్ నాయకుల భావం

పంజాబు తగాదాకు బ్రిటిష్ కుట్రలు

వర్కింగ్ కమిటీ తీర్మానాల ఆంతర్యం

(మా ప్రత్యేక విలేఖరి)

ఢిల్లీ, మార్చి 9

కాంగ్రెస్ వర్కింగుకమిటీ పంజాబును విభజించాలని తీర్మానించడానికి కారణ మేమిటో మా ప్రత్యేక విలేఖరి ఇలా వివరిస్తున్నారు:

పంజాబును, బెంగాలును హిందూ-ముస్లిం జనాభా అధిక్యతనుబట్టి విభజించాలన్న విధిలేని నిర్ణయానికి కాంగ్రెస్ వచ్చింది. బెంగాలును ప్రత్యేకించి విభజించాలని తీర్మానంలో లేకపోయినప్పటికీ, కాంగ్రెస్ నాయకులు బెంగాలునుకూడ విభజించాలనే పరోక్షంగా చెబుతున్నారు. విభజన అనే సమస్య వచ్చినప్పుడల్లా పంజాబును, బెంగాలును ఒకే దృష్టితో కాంగ్రెస్‌నాయకులు పరిశీలిస్తున్నారు. బెంగాలు కాంగ్రెస్ నాయకులతో చర్చించేవరకు, బెంగాల్ విభజనను గూర్చి తీర్మానరూపంలో అపాలని అన్నారు.

బాధ్యతగల కాంగ్రెస్ వర్గాలద్వారా నేను తెలుసుకోగలిగిన అంశ[illegible] బెంగాలు [illegible] మొదటవచ్చిన మతకలహాలు. పంజాబు వరిత్రా[illegible]లో ఇటీవల జరుగు [illegible] భారత దేశ [illegible] ముస్లిం తగాదాలను తీర్చ[illegible]న్నారట.

బెంగాలు పంజాబులలోని హిందూ జిల్లా [illegible] వేరువరచే అవకాశం ఏర్పడితే, [illegible] కాంగ్రెస్ [illegible] దిగవచ్చునని [illegible]. అయినప్పటికీ [illegible] సమాధానం విషయమై [illegible] కాంగ్రెస్‌[illegible] వివరించడం లేదు.

సరిహద్దు రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రి వర్గం [illegible] వర్కింగుకమిటీ [illegible] లీగు ఆందోళన నడుపుతున్నది. లీగు ఆందోళన ఇంకా వ్యాపించవచ్చునని పంజాబు పరిస్థితికూడ ఆ రాష్ట్రంపై ప్రతిబింబించవచ్చునని వీరు అడుగ్గా పడుతున్నారు.

గ్రహించడం లేదు. ఇదంతా బ్రిటన్ చీల్చి పాలించే సూత్రాన్నిబట్టే జరుగుతున్నదని వీరు తెలుసుకోవడంలేదు.

లీగు ఉద్యమం సాగుతున్న రోజుల్లోనే మతకలహాలను రెచ్చగొట్టాలని చూచిన బ్రిటిష్ నిరంకుశోద్యోగులు, ఖిజర్ రాజీనామాతో రెచ్చగొట్టగల్గారు. వీనిని గ్రహించలేదు. కాబట్టే "కేవలం ఉన్నతాధికారుల్లోని కొందరు" ఇలా చేశారనిమాత్రమే వర్కింగుకమిటీ చెప్పింది. ఈ "ఉన్నతాధికారులు" అనే మాటకు హిందూస్తాన్ టైమ్సు వైస్రాయి, గవర్నర్, జవరల్లాఖాన్ అని వ్యాఖ్యానించింది.

ఇంకా కాంగ్రెస్ నాయకులకు బ్రిటన్‌పై భ్రమ పోలేదు. కొత్త వైస్రాయి మౌంట్ బాటన్ వస్తూనే తాత్కాలిక ప్రభుత్వాన్ని బాధ్యతాయుతమైన మంత్రివర్గంగా ఏర్పరుస్తాడని, ఇందుకు అంగీకరించకపోతే లీగు సభ్యులను వెళ్ళిపొమ్మంటాడని వీరువిశ్వసిస్తూనే ఉన్నారు.

పంజాబు కొట్లాటల్లో

కాల్పులు, మంటలు, శవాలు

ఇప్పుడు కొంత శాంతిస్థితి

లాహోరు, మార్చి 9

సరిహద్దురాష్ట్రంలోని హజారాజిల్లానుండి కొందరువచ్చి ముర్రీ ప్రాంతంపై దాడి చేశారు. జక్కాగల్లీ, ఘరాగల్లీ రూపా అనే బజార్లను కాల్చివేశారని అధికార ప్రకటన వెలువడింది.

సుప్రసిద్ధమైన తక్షశిల పూర్తిగా ధ్వంసమయింది.

ముల్తాన్ దగ్గరి గ్రామాలలో దోపిడీలు తీవ్రంగా పాగుతున్నవి. అక్కడికి రెండు దళాల మిలిటరీని పంపారు. దక్షిణ భారతదేశంనుండి కొన్ని సేనలను లాహోరుకు తెప్పిస్తున్నారు. నిశంకిటిగెలను తెంచివేయడం జరుగుతున్నది. పట్టణమంతా కొంతసేపు చీకట్లు క్రమ్మినవి.

లాహోరులో

ఈరోజు కేవలం నాలుగుహోట్లనే పొడుచుకోవడం జరిగింది. పబ్లిక్‌వారి రెడ్‌షర్టు వాలంటీర్లు అయిదువందల కుటుంబాలను కాపాడారు. వాళ్లనేం ప్రయాణీకులను ఇళ్ళకు సురక్షితంగా చేర్చారు.

డాక్టర్ కిచులూకు దెబ్బలు

పంజాబు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ కిచ్లూ ముల్తాన్‌కు వెళ్ళగా అక్కడ కొట్లాటలలో దెబ్బలు తగిలాయి. ఇప్పుడాయన కోలుకొంటున్నారు. పట్టణంలో ఆ ప్రెస్ విలేఖరి మధ్యాహ్నం తిరుగ ఇలా తెల్పుతున్నారు:

"కొన్ని బజారులు బుగ్గి అయిపోయాయి. కొట్లా భూకంపంకన్నా ఎక్కువ నష్టపడిందని కొందరుచెప్పారు. మిలిటరీ కాల్చివేసిన మనుష్యులు, కొట్లాటలలో బూడి అయిన శవాలు కుప్పలుగా పడి వున్నవట.

అమృతసర్‌లో

మిలిటరీ కాల్పులు

రాత్రంతా అమృతసర్‌లో మిలిటరీ గస్తీ తిరిగింది. బాంపాడుల కర్ఫ్యూ సమయంలో మిలిటరీ బయటకు వచ్చినవారిని కాల్చివేసింది. మొత్తం పిన్నటికి చావులు మూడు. 150 మంది ఆసుపత్రిలో వున్నారు.

ఖిజర్ రాజీనామాకు వేవెల్, గవర్నర్ ప్రోద్బలం

పంజాబు కొయిలిషన్ ప్రభుత్వం పడిపోవడానికి ఉన్నతాధికారులు కొందరు కారణమని మాత్రమే వర్కింగుకమిటీ తీర్మానంలో ఉంది. కాని అందులో స్పష్టంగా బ్రిటిష్‌కుట్రలను ఖండించడంకాని 93 సెక్షన్ పాలనను ఖండించడంకాని జరగలేదు.

అయినప్పటికీ కాంగ్రెసు నాయకులు ఖిజర్ హయత్‌ఖాన్ తివానా రాజీనామాకు బ్రిటిష్ ఉద్యోగుల కుట్రలే కారణమనే విశ్వాసం వుంది.

ఖిజర్ తివానా రాజీనామాకు కొన్నిరోజులు ముందే వైస్రాయి పేరెల్ కార్యదర్శి లాహోరుకు వెళ్ళివచ్చారు. గవర్నరు హుకుం మీదనే తివానా రాజీనామా ఇచ్చారట. అతను [illegible] మంత్రులతో ఆలోచించనైనా లేదు. ఇంకొకరు తివానా రాజీనామా [illegible] జవరల్లాఖాన్ స్వయంగా [illegible] ఇదివరకే మూలంగా వేవెల్, [illegible] గవర్నర్లు [illegible] [illegible] కాంగ్రెసునాయకులు విశ్వసిస్తున్నారు.

అట్లీ ప్రకటనలోని కుట్రలను గమనించలేదు

ఇంకా కాంగ్రెస్ నాయకులు అట్లీ ప్రకటనలోని కుట్రలే ఇందుకు కారణమని

మాస్కోకు విదేశాంగ మంత్రులరాక

జర్మనీ శాంతిఒడంబడికపై చర్చలు ప్రారంభమౌతాయి

మాస్కో, మార్చి 9

జర్మనీతో శాంతి ఒడంబడికను నిర్ణయించడానికి రేపు పదవతేదీన మాస్కోలో విదేశాంగమంత్రుల సమావేశం ప్రారంభమవుతుంది.

బ్రిటిష్ విదేశాంగమంత్రి బెవిన్ నిన్ననే వచ్చాడు. అమెరికావిదేశాంగమంత్రి జనరల్ జార్జి మార్షల్, ఫ్రెంచి విదేశాంగమంత్రి బిదాల్ ఈ వేళ చేరుకున్నారు. సోవియటు విదేశాంగ సహాయమంత్రి విషిన్‌స్కీ వీరికందరికీ స్వాగతమిచ్చారు.

అతిప్రధానమైన సమావేశం నియప్రదమవుతుందనేనమ్మకం తమకుందని అమెరికా ఫ్రెంచి విదేశాంగ మంత్రులు ప్రకటనలు చేశారు.

వివిధ ప్రభుత్వాల ధోరణి

జర్మనీ విషయంలో ఈ నాలుగు రాజ్యాల వైఖరి ఇది—

జర్మనీని ఏకఖండంగా గుర్తించి బలమైన ప్రజాతంత్ర కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించాలని సోవియటు వైఖరి.

జర్మనీని కొన్ని స్వపరిపాలక రాష్ట్రాలుగ విభజించాలని బ్రిటన్, అమెరికా ఫ్రాన్సుల ధోరణి

జర్మనీ పునర్నిర్మాణం విషయంలో పోట్సుడం నిర్ణయాలనే ప్రాతిపదికగా తీసుకోవాలనీ, యుద్ధకృషికి ఉపయోగపడగల పెద్ద పరిశ్రమలను నిర్మూలించాలనీ, గుత్తవ్యాపార సంస్థలనూ, జమీందారీలనూ రద్దు చేయాలనీ సోవియటు పట్టుదల.

నాజీ దురాక్రమణ ఫలితంగా నష్టపడిన ఫ్రాన్సు మొదలైన దేశాల పునర్నిర్మాణ సమస్య ఎలాఉన్నా, జర్మనీని యూరప్ అంతటికీ ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా తిరిగి నిర్మించాలని బ్రిటన్, అమెరికా ప్రభుత్వాల ధోరణి. పెనుపటి నాజీ గుత్త వ్యాపార సంస్థలనూ, జమీందారులనూ దాగా బలపరుస్తున్నారు. పోట్సుడం నిర్ణయాలు రద్దుకావాలంటున్నారు. ఈ విషయంలో ఫ్రాన్సు వీటితో ఏకీభవించడంలేదు.

జర్మనీని ఏకఖండంగా ఉంచాలా, లేక అనేక స్వపరిపాలక రాష్ట్రాలుగా విడదీయాలా అన్న విషయాన్ని జర్మన్ ప్రజాభిప్రాయాన్ననుసరించి (ప్లెబిసైటు ద్వారా) నిర్ణయించాలని జర్మనీలోని సోషలిస్టు యూనిటీపార్టీ (సోషలిస్టు-కమ్యూనిస్టుపార్టీల సమ్మేళనం) మొదలైన ప్రజాపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.

యుద్ధమో సుస్థిర శాంతో తేల్చగల సమావేశం

హెన్రీవాలెస్ లేఖ

లోగడ అమెరికా మంత్రివర్గ సభ్యుడుగా ఉండిన హెన్రీవాలెస్ ఈ సమావేశాన్ని గురించి ఇలా రాశాడు:

"ఇది చాల చరిత్రాత్మక సమావేశం దీని విషయం సుస్థిరశాంతిని ప్రసాదించగలదు. ఇది భగ్నమయితే మరొక ప్రపంచ యుద్ధం ప్రాప్తించక తప్పదు.

"మరొక యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొనే వివిధ ప్రభుత్వాలీ సమావేశంలో పాల్గొంటే అది భగ్నంకాక తప్పదు. యూరప్ ప్రజల శాంతియుతపద్ధతులను మనసులో ఉంచుకొంటే విజయం తప్పదు."

రావల్పిండిలో

మిలిటరీ వచ్చిన తర్వాత కొంత శాంతి ఏర్పడింది. అయినా కొన్నిచోట్ల కొట్లాటలు జరిగాయి.

ప్రక్కనున్న గ్రామాలలో పరిస్థితి విషమించింది. రావర్ అనేచోట చాలమందికి దెబ్బలు తగిలాయి. ముర్రీలో 60 ఇళ్ళు, 3 హోటళ్ళు, త్రివేణీ వస్త్రాలు దగ్ధమయ్యాయి.

హత్యాకాండ సాగించి మతాన్ని ఉద్ధరించలేరు

ప్రార్థనా సభలో గాంధీజీ ఉపన్యాసం

పాట్నా, మార్చి 9

నిన్న సాయంకాలం ప్రార్థనానంతరం ఉపన్యసిస్తూ గాంధీజీ ఈ విధంగా చెప్పారు:

"రెండురోజులక్రితమే ముస్లింల ఇళ్ళను దోచుకున్నారనే నేరారోపణ నాముందు ఒక ముస్లిం పెట్టాడు. ఎ.తో విచారించదగ్గ విషయం ఇది. రెండు పక్షాలవారిమధ్య ఐక్యత మ ఉదర్పగల పశ్చాత్తాపం ఇంకా ఏర్పడలేదనడానికిది ఒక నిదర్శనం.

"బీహార్ హిందువులను,విమర్శించరాదనీ వారు తమ కర్తవ్యాన్ని నిర్వహించారనీ నాకు యెవరో తంతి పంపించారు. నాకీ హెచ్చరిక పంపిన పెద్దమనిషి భారతదేశానికిగాని, హిందూ మతానికిగాని సేవ చేయడంలేదని నా విశ్వాసం.

"మీరు మోసపడవద్దు. ఎక్కడో జరుగుతున్న తప్పులతో మన తప్పులను సమర్థించుకోవద్దు. ఎప్పుడూ మంచినే అనుకరించండి.

"ముస్లింపీడితుల సహాయానికై దండిగా నిధి యివ్వండి. ఆ నిధికి హిందువులే దానం చేయాలి అది వారి పశ్చాత్తాపానికి గుర్తు కాగలదు."

నిర్శనవ్రతంవార్త నిజంకాదు

గాంధీజీని ఒకరు ఆయన నిరశనవ్రతం పట్టబోతున్నారని పత్రికలలో వచ్చినవార్త నిజమాయని అడిగారు. అటువంటిసంకల్పం తనకులేదని గాంధీజీ చెప్పారు.

నేటి మధ్యాహ్నం బీహార్‌రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ, జిల్లా కాంగ్రెసుకమిటీ అధ్యక్షుల సమావేశం జరిగింది. దానిలో గాంధీజీ పాల్గొన్నారు.

నిధికి సహాయం ఇవ్వండి

నేటి సాయంకాలం మరల ప్రార్థనానంతరం గాంధీజీ విరాళాలకొరకు విజ్ఞప్తిచేస్తూ ఈ విధంగా ఉపన్యసించారు:

"హత్యాకాండలో పాల్గొనవారి కర్తవ్యం నిర్దేశించడం ఈరోజున నా ఉపన్యాసపు ఉద్దేశం. తప్పుడు పనులు చేసిన వారి చర్యలు ఎంత దుష్ఫలితాలనిస్తాయో వారికి నచ్చచెప్పడం మొట్టమొదటిపని. దేశానికి గాని, మతానికిగాని వారి చర్యలు నష్ట చెప్పాలి. తమరుచేసిన దౌర్జన్యాలకి బహిరంగంగా ప్రజలముందు పశ్చాత్తాపం వెలిబుచ్చేటట్లు ప్రోత్సహించాలి. అపహరించిన అస్తులను, స్త్రీలను వారి యిండ్లలో వప్ప చెప్పాలి.

"హృదయంలో మార్పు రావనాల వలన కలగదు."

ముస్లిం స్త్రీలను పంపెయ్యండి

7 వ తేదీన ప్రార్థనానంతర సభలోకూడ గాంధీజీ తప్పుచేసినవారు పశ్చాత్తాపం పొందాలని హెచ్చరించి ఇలాగ చెప్పారు:

"బీహారు బులసీదాసు జన్మదేశం. ఆ దేశములో [illegible] జరగడం చాలా [illegible]కరము.

"హిందువుల [illegible] పెట్టుకొన్న ముస్లిం స్త్రీలను తిరిగి యిచ్చివేయకండి, తప్పు చేసినవాళ్లు బహిరంగంగా పశ్చాత్తాపం వెలిబుచ్చడం న్యాయం. అధైర్యం లేకపోయినా స్త్రీలను వాళ్ళ బంధువులకు వొప్పచెప్పడములో భయపడవలసిలేదు. బీహారులో కోట్ల రూపాయలు సొత్తుహరించబడినట్లు విన్నాను. సొత్తు ఎంతపోయినా పోయిందే. అదిలెక్క కాదు. ఆ నష్టాన్ని తీర్చివేయడం అవసరము. బీహారు ప్రజలు ఈ పని చేయగలరని నా విశ్వాసం. తులసీదాసు బోధించిన భావాలు అవే."

అమెరికా బ్రిటన్ల వైఖరిపై థోరే ఖండన

పారిస్, మార్చి 9

ఫ్రెంచి కమ్యూనిస్టుపార్టీ నాయకుడూ, ఉపప్రధాని అయిన మారిస్ థోరే ఈవేళ ఒక ఉపన్యాసంలో ఇలా అన్నారు:

"జర్మన్ దాడికి గురై నష్టపడిన ఫ్రాన్సు మొదలైన మిత్రరాజ్యాల పునర్నిర్మాణంకన్నా, జర్మనీ పునర్నిర్మాణాన్నే ముఖ్యంగా గణిస్తున్నాయి, కొన్ని అగ్రరాజ్యాలు.

"జర్మనీ భవిష్యత్తుకు, ఫ్రాన్సు భవిష్యత్తుకు చాల ప్రధానమయిన మాస్కో సమావేశం ప్రారంభం కాబోతూంది. ఈ సందర్భంలో పై అగ్రరాజ్యాల ధోరణి చాల ఆందోళనకరంగా ఉంది.

"ఫ్రెంచి ప్రజలం న్యాయాన్నే కోరుతున్నాం. నాజీ దురాక్రమణలనుసాగనిచ్చిన జర్మన్ ప్రజలు పరిహారం యిచ్చుకోవడం న్యాయం.

"జర్మనీని నిరాయుధంచేసి, మిలిటరీరహితం చేయాలని మేము కోరుతున్నాం. జర్మన్ పరిశ్రమలను కంట్రోలు చేయాలి. ప్రధాన పారిశ్రామిక కేంద్రమైన రూర్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ అజమాయిషీక్రింద వుంచాలి. అలా చేసిననాడే అది తిరిగి జర్మన్ మిలిటరీ పునర్నిర్మాణానికి వేదిక కాకుండా పోతూంది; జర్మన్ జాతీయ జీవనాన్ని శాంతియుత మార్గాల్లో పునర్నిర్మించడానికి తోడ్పడగలదు.

"ఫ్రాన్సు పునర్నిర్మాణానికి రూర్ బొగ్గు అత్యవసరం."

చాంద్‌పూర్‌లో పోలీసు కాల్పులు

చాంద్‌పూర్, మార్చి 9

చాంద్‌పూర్‌లో హాజార్‌దార్ ప్రాంతంలో పోలీసులు కొందరిని అరెస్టు చేయడానికి వెళ్ళారు. కాని గ్రామస్థులు వారిని అరెస్టు చేయకుండా నిరోధించారనీ, పోలీసులు కాల్చారనీ తెలుస్తూంది. కాల్పులవలన ఒకరు మరణించారు, చాలమంది గాయపడ్డారు.

బెజవాడ సరస్వతీటాకీస్‌లో

15-3-47 నుండి వారంరోజులు

అఖిలభారత ప్రజా నాట్యమండలివారి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన

ధర్తీ-కే-లాల్ (భూదేవి బిడ్డలు)

బెంగాల్ కరువు (హిందీ) చిత్రం ప్రదర్శించబడును.

డైరెక్టరు: సుప్రసిద్ధ రచయిత కె. అబ్బాస్

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Mogholrajapuram, Bezwada.

END OF ISSUE